

మోటారు వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ఈడీ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. '18 నుంచి 45ఏళ్ల మధ్య వయసు కలిగి, 70 శాతం పైగా దివ్యాంగత్వం ఉన్న డిగ్రీ ఆపైన చదువుకున్నవారు అర్హులు. వార్షిక ఆదాయం రూ.3లక్షలు మించరాదు. ఇదివరకు మోటారు వాహనం పొంది ఉండరాదు. ఈ నెల 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 08942-240519 నెంబర్‌ను సంప్రదించాల'ని ఈడీ సూచించారు.

అప్రమత్తతే మందు





- జిల్లాలో పెరుగుతున్న మధుమేహం రోగుల సంఖ్య
- మారుతున్న జీవనశైలి, ఆపై నిద్రలేమి కారణం
- టైపు - 2 బాధితులు అధికం..
- నేడు వరల్డ్ డయాబెటిస్ డే

శ్రీకాకుళం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మధుమేహం (డయాబెటిస్) రోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో డయాబెటిస్ రోగులు పెరుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. షుగర్ వచ్చిందని భయపడొద్దని, ముందు జాగ్రత్త పాటిస్తే మేలని స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం 'వరల్డ్ డయాబెటిస్ డే' సందర్భంగా జిల్లాలో మధుమేహం లక్షణాలు, నివారణ చర్యలు.. వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

● వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో గతేడాది టైప్-2 డయాబెటిస్ 1,17,906 మందికి ఉన్నట్టు నిర్ధారణ అయింది. 10,343 మందికి టైప్-1 డయాబెటిస్ ఉన్నట్టు తేలింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు టైప్-2 కేసులు 97,795 నమోదు కాగా, టైప్-1 కేసులు 8,315 ఉన్నాయి.

● డయాబెటిస్ అంటే..

శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే డయాబెటిస్ వస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్ అనే పదార్థం మన ఆహారంలో ఉన్న చక్కెరను శరీరానికి అవసరమైన శక్తిగా మార్చుతుంది. అది తగ్గిపోయినా లేదా పనిచేయకపోయినా చక్కెర రక్తంలో చేరి ఎక్కువ అవుతుంది. దానినే 'డయాబెటిస్' అంటారు. శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం టైప్-1గా, ఇన్సులిన్ ఉన్నా పనిచేయకపోవడాన్ని టైప్-2 డయాబెటిస్‌గా గుర్తిస్తారు.

● **టైప్-1 డయాబెటిస్:** ఇది సాధారణంగా పిల్లల్లో, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది. కాబట్టి ఈ రకం రోగులు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఇది ఎక్కువ హెరిడటరీ కారణంగా వస్తుంది. దీన్ని 'ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్' అంటారు.

● **టైప్ 2 డయాబెటీస్:** ఇది పెద్దవారిలో ఎక్కువగా **(మిగతా 6వ పేజీలో..)**

నిర్లక్ష్యం చేయొద్దు

షుగర్ వస్తే జీవితం ఆగిపోదు. మనలో మార్పు తెచ్చుకుంటే చాలు. షుగర్ అంటే వ్యాధి కాదు.. జీవనశైలిని మార్చుకోవాల్సిన సూచన. భయపడొద్దు.. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజూ కొంచెం నడక, మంచి ఆహారం, నిద్ర, ఒత్తిడి లేకుండా ఉంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. రోజుకు మూడు పూటలా భోజనంలో తెల్ల అన్నాన్ని తగ్గించి.. గోధుమ, రాగి, జొన్న పిండి వంటలు వాడండి. చక్కెర, స్వీట్లు, కూల్‌డ్రింక్స్ తగ్గించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. భోజనం తర్వాత తప్పనిసరిగా కొద్దిసేపు నడవాలి. ఆల్కాహాల్ జోలికి వెళ్లకూడదు.

-డా.కింజరాపు షర్మిల, ఎండోక్రైనాలజిస్ట్, శ్రీకాకుళం

● శ్రీకాకుళం పట్టణానికి చెందిన సర్వేశ్వరరావు వయస్సు 45. ఈయనకి రెండేళ్ల కిందట డయాబెటిస్ వచ్చింది. 'మొదట్లో చాలా భయపడ్డా. తర్వాత డాక్టర్ చెప్పినట్లు మందులు వాడాను. ఆహారంలో మార్పులు చేసుకున్నా. ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నా. ఇప్పుడు చక్కెర లెవెల్ కంట్రోల్ లోనే ఉంది' అని ఆయన తెలిపారు.

పూర్వ డీఎంహెచ్‌వో ప్రాసిక్యూట్‌కు అనుమతి

● ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

శ్రీకాకుళం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఏప్రిల్ 3న అప్పటి డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం నుంచి ఉత్తర్వులు(ఎంఎస్-149) గురువారం జారీచేశారు. వివరాలిలా ఉన్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన పూర్వ డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణపై కేసు నమోదు కాగా, అతనిని ప్రాసిక్యూట్ చేసేందుకు, కేసు ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై బాలమురళీ కృష్ణను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేసు కూడా నమోదు చేయాలని అందులో పేర్కొంది.

అప్పుడేం జరిగిందంటే..

శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి పీహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్ ఎ.కాంతమ్మ దివ్యాంగురాలు. అనారోగ్య కారణాలతో 2024 అక్టోబరు నుంచి సెలవు పెట్టారు. ఆమె మళ్లీ విధుల్లోకి చేరేందుకు మూవ్‌మెంట్ ఆర్డర్ మంజూరు కోసం డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 3న డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ తీసుకుని సీసీ(క్యాంపు క్లర్క్) వి.సురేష్ కుమార్‌కు అందజేశారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాలమురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించి ఏప్రిల్‌లో ఏసీబీకి పట్టుబడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పుడు నమోదైన ఏసీబీ కేసు.. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఇకపై విచారణ వేగవంతం కానుంది.

నదుల అనుసంధాన పనుల్లో అవకతవకలు

● ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు

శ్రీకాకుళం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): వంశధార-బహుదా నదుల అనుసంధానం పనుల్లో అవకతవకలు.. కాంట్రాక్టర్‌కు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జలవనరుల శాఖలో రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.సురేంద్రరెడ్డితోపాటు.. అప్పటి అధికారులను శాఖాపరంగా విచారణ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 2021 మార్చి 31న రిటైరైన సురేంద్రరెడ్డి.. అప్పట్లో వంశధార ప్రాజెక్టుకు ఎస్ఈగా విధులు నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో పలు అక్రమాలు జరిగాయని.. కాంట్రాక్టర్‌కు అన్యాయంగా ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సమీక్షించింది. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980లోని రూల్9 ప్రకారం ఆయనపై డిపార్ట్‌మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. విచారణను ఏపీ సీసీఏ రూల్స్ 1991లోని రూల్ 20 ప్రకారం కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. విచారణ కొనసాగించేలా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, విజిలెన్స్ కమిషన్‌కు కూడా ప్రతులు పంపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేంద్రరెడ్డితోపాటు అప్పటి వంశధార ప్రాజెక్టు సబ్ డివిజన్-4 ఏఈఈలు వై.సాయిచరణ్, కె.ధనంజయరావు, డీఈఈ ఏ.రామకృష్ణ, పేఅండ్ అకౌంట్స్ సూపరింటెండెంట్ (శ్రీకాకుళం) జె.మోహనరావు, సీనియర్ అకౌంటెంట్ ఎ.వాసుదేవరావు, పేఅండ్‌అకౌంట్స్ అధికారులు పి.నాగేశ్వరరావు, డి.శ్రీనివాసరెడ్డిపై సమష్టి శాఖాపర విచారణకు ఆదేశాలు జారీచేసింది. 8మంది అధికారులపై చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనులపై... అధికారుల్లో ఆందోళన మొదలైంది.

- కాశీబుగ్గలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్
- సోమవారం నుంచి దర్శనాలకు అవకాశం
- త్రిసభ్య కమిటీ సూచన మేరకు ఏర్పాట్లు



కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం

పునర్దర్శనం ప్రాప్తిరస్తు

పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ శ్రీనివాస్ నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని (చిన్న తిరుపతి) తెరిచి.. భక్తులకు దర్శనం కల్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి ఆలయాన్ని తెరిచేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 1న ఏకాదశి నాడు ఈ ఆలయంలో తొక్కిసలాట కారణంగా 9 మంది భక్తులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా దేవదాయశాఖ కమిషనర్ ప్రసాదరావు, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ఏఎస్పీ కేవీ రమణతో కూడిన త్రిసభ్య కమిటీని వేసింది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. 'ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చాలి. ఆలయంలోకి వెళ్లేందుకు పటిష్ఠమైన ఐరన్/స్టీల్ రైలింగ్ ఏర్పాటు చేయాలి. ఆలయంలో ప్రైవేటు భద్రత కల్పించాలి' అని కమిటీ సభ్యులు ఆలయ నిర్వాహకులకు సూచించారు. వాటిని పూర్తిచేసి ఆలయాన్ని తెరిపించుకోవచ్చని చెప్పారు.

● ముమ్మరంగా పనులు..

త్రిసభ్య కమిటీ సూచనల మేరకు శ్రీవేంకటేశ్వరాలయంలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. భక్తులు మృతికి కారణమైన అవుట్‌గేట్ రైలింగ్ మొత్తం బయటకు తీసి కొత్తవి అమర్చుతున్నారు. ఆలయంలో వెనుక నుంచి ఓ మార్గం, పక్క నుంచి మరో మార్గం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువైతే మొత్తం మూడు మార్గాలు తెరిచి బయటకు పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆలయం మొత్తం 12.22 ఎకరాలు. అందులో రెండు ఎకరాల్లో ప్రధానంగా శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. దానికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉన్నాయి. ఆలయం మొత్తం రామాయణ, మహాభారత ఘట్టాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటిని చూసిన తరువాత వెంకటేశ్వరస్వామిని దర్శించిన అనంతరం వచ్చిన మార్గం నుంచి కాకుండా కొత్తగా **(మిగతా 6వ పేజీలో..)**



ఆలయ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమేరా..



భక్తుల తొక్కిసలాటలో ధ్వంసమైన స్టీల్‌రైలింగ్ పునరుద్ధరణ



ఎస్సీలకు రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు

● మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీదేవి

7లో

వ్యాపారి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్టు

● పరారీలో మరో నలుగురు

6లో

పేలిన ప్రెజర్ కుక్కర్

- ముగ్గురు 'భోజనం' నిర్వాహకులకు గాయాలు
- ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
- నువ్వలరేవు పాఠశాలలో ఘటన

8లో

అలరిస్తున్న పుస్తక మహోత్సవం

6లో



ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

మేల్కొనకపోతే ముప్పే!

- అధికశాతం పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం
- ఉజ్వల భవిష్యత్‌కు దూరమౌతున్న వైనం
- మానసిక, శారీర ఎదుగుదల మందగమనం
- ఇంటి నుంచే మార్పునకు శ్రీకారం చుడితేనే..
- భవిష్యత్‌పై అవగాహన కల్పించాలి
- నేడు జాతీయ బాలల దినోత్సవం

6లో



ఆందోళన చేస్తున్న సృజన్ కుటుంబ సభ్యులు, విద్యార్థులు

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనలో
8 మంది సీనియర్లపై కేసు

- క్యాంపస్‌లో తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన
- బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
- ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, పోలీసుల జోక్యం
- ఆ ఎనిమిది మంది విద్యార్థుల సస్పెన్షన్

ఎచ్చెర్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలోని ఆర్జీయూకేటీ (శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్) బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనలో ఎనిమిది సీనియర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి సృజన్ (20) ఇక్కడ ఇంజనీరింగ్ ఈఈఈ బ్రాంచ్‌లో తృతీయ సంవత్సరం చదువుతూ.. బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సృజన్ తల్లిదండ్రులు జ్యోతి, శివకృష్ణప్రసాద్ గురువారం ఉదయం 6 గంటలకు **(మిగతా 6వ పేజీలో..)**



విద్యార్థులతో మాట్లాడుతున్న పోలీసు అధికారులు

ఆశలు ఫలించేనా?

● పాతపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఎదురుచూపు

పాతపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పాతపట్నం రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుపై ఈ ప్రాంతవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం సచివాలయంలో రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన భేటీ అయింది. కొత్త జిల్లాలు, కొత్త రెవిన్యూ డివిజన్లు, రెవిన్యూ డివిజన్లలో చేర్పులు-మార్పుల వ్యవహారంపై చర్చించింది. చివరకు మదనపల్లె, మర్కాపురం కొత్త జిల్లాలతోపాటు, నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవని గడ్డ, గిద్దలూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందులో పాతపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు పునర్వవస్థీకరణ స్పష్టత కోసం మరోసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్నట్టు తెలియడంతో.. ఈ సారైనా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

● టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014- 19 మధ్య) పాతపట్నాన్ని డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు వచ్చాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేటతోపాటు సారవకోట, జలుమూరు మొత్తం ఏడు మండలాలతో పాతపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు మూలకు చేరాయి. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కేంద్ర ఏర్పాటుకు తెరలేపింది. కానీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపారనే కారణంతో పాతపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఆసక్తి చూపలేదు. కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా పాతపట్నాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



పాతపట్నం వ్యూ



మేల్కొనకపోతే ముప్పే

- అధికశాతం పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం
- బానిసై.. ఉజ్వల భవిష్యత్‌కు దూరమౌతున్న వైనం
- మానసిక, శారీర ఎదుగుదల మందగమనం
- ఇంటి నుంచే మార్పునకు శ్రీకారం చుడితేనే..
- భవిష్యత్‌పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి
- నేడు బాలల దినోత్సవం

నరసన్నపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి):

నేటి తరం పిల్లల్లో చాలామంది సెల్‌ఫోన్లకు బానిసలు అవతున్నారు. వారికి విలువలు నేర్పేవారు కరువౌతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను పట్టించుకునేసమయం లేకపోవడం.. ఉపాధ్యాయులూ పాఠ్యపుస్తకాలకే పరిమితం కావడమే ప్రధాన కారణాలు. ఇవే పిల్లలు దారి తప్పేలా చేస్తున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. భవిష్యత్ ప్రశ్నార్థకం అవు తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన భావి సమాజం రూపకల్పన చేయాలంటే బాలలు శారీరకంగా.. మానసిక ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకు క్రీడలు, సంగీతం, వ్యాయామం, నీతికథలు వంటి వాటిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలియజేయాలి. పిల్లలు హృదయం పలక లాంటిదంటారు. దానిపై రాసే విధానాన్ని బట్టే వారు ఎదుగుతారు. కుటుంబసమస్యలు, పెద్దల పర్యవేక్షణ లేకపోవడం, చెడు స్నేహాలు, సరైన మార్గదర్శకం లేకపోవడం వల్ల పిల్లలు దారితప్పే ప్రమాదం ఉంది. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

పెరిగిన సెల్‌ఫోన్ వినియోగం..

ప్రతి ఇంట్లో ఒకటికి మించి సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. ఇంటర్నెట్ సైతం చౌకగా లభించడంతో ఓటీటీల వినియోగం పెరిగింది. ఫలితంగా పిల్లలు హర్రర్ సినిమాలు, ఇతర షోలను చూస్తేస్తున్నారు. ఇవే పిల్లల్లో నేరప్రవత్తికి బీజం పడేలా చేస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నరసన్నపేటలో ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడితో డబ్బు 'సంపాదించాలంటే చదువే ఎందుకు సార్. రీల్స్ చేసి పేరు తెచ్చుకుంటే సరిపోతుంది' అని చెప్పడాన్ని చూస్తే సోషల్ మీడియా ప్రభావం ఎంతనష్టం కలిగిస్తుందో తెలుస్తోంది.

తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే..

- పిల్లలకు రోజూ లేదా వారాంతంలో కొంతసమయం కేటాయించి వారితో గడపాలి.
- సమాజంలో జరిగే తప్పొప్పులు, వాటి ప్రభావాల్ని వివరిస్తుండాలి.
- వారి మనసులో ఇతరులు, సమాజంపై ఎలాంటి భావనుందో తెలుసుకోవాలి.
- ఈర్ష్య, అసూయ, కోపం వల్ల అనర్థాలు వివరించాలి.
- టీవీల్లో, ఫోన్లో వారు వేటిని ఆసక్తిగా చూస్తున్నారు? ఏం వెతుకున్నారు? అనేది గమనించాలి.
- హర్రర్ సినిమాలు, క్రైంస్టోరీల సన్నివేశాల విషయంలో ఆసక్తిని గుర్తిస్తే అలాంటి వాటిని చూడటం వల్ల నష్టాలను వివరించాలి.
- తీవ్ర పవర్తన ఉంటే బెదిరించడం, కొట్టడం ద్వారా కాకుండా నీతికథలు, గొప్ప వ్యక్తుల జీవన విలువల్ని తెలియజెప్పుతూ మంచిని నేర్పాలి.
- పరిస్థితి చేయిదాటిందని భావిస్తే వెంటనే మానసిక నిపుణుల దగ్గరకు తీసుకువెళ్లాలి.
- 15 ఏళ్లలోపు వానిరి వ్యక్తిగత మొబైల్ ఇవ్వడం పెద్దతప్పు. చదువుకు అవసరమైతే అది పెద్దల పర్యవేక్షణలో ఉండాలి
- ఫిజకల్ యాక్టివిటీలను ప్రోత్సహించాలి. బయట ఆడుకోవడం, క్రీడలు, బృంద కార్యాకలాపాలు అలవాటు చేయాలి.
- నిజాయితీ, సమయపాలన, పెద్దలకు గౌరవం, సహాయం చేయడం వంటి విలువలు రోజువారీ చర్యల్లో నేర్పించాలి.

ఉపాధ్యాయుల పాత్ర ఉంది..

- ఉపాధ్యాయులు స్వయంగా ప్రతి చిన్నపనికి మొబైల్ వాడకూడదు. క్లాస్‌లో పుస్తకాలు, చర్చలు, గేమ్స్ ప్రాజెక్టుల ద్వారా బోధన చేయాలి.
- పిల్లలకు డిజటల్ డిసిప్లిన్ నేర్పించడం అంటే రోజులో ఎంతసేపు వాడాలి, ఏ యాప్‌లు మంచివి.. హానికరమని అవగాహన చేయాలి. స్క్రీన్ టైమ్‌చార్ట్ లాంటి చిన్న ప్రాజెక్టులు తరగతిలో నిర్వహించాలి.
- విద్యార్థులతో మాట్లాడడం.. వారి చెప్పింది వినడం అనే బంధాన్ని పెంచాలి. ఉపాధ్యాయులు తరగతి తర్వాత 5-10 నమిషాలు పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఎవరు ఏ హాబీలు కలిగి ఉన్నారో గుర్తించి వాటిని ప్రోత్సహించాలి.
- పాఠశాలలో మొబైల్ ఫ్రీడే వారంలో ఒక రోజు నిర్వహించాలి. తల్లిదండ్రులకు అవగాహన కార్యాక్రమాలను పెట్టాలి.
- ప్రేరణాత్మక ఉదాహరణ చూపించాలి. అంటే ఉపాధ్యాయుడు కూడా పాఠశాలల్లో తరగతిలో, విరామంలో, సమావేశాల్లో మొబైల్‌లో తక్కువ సమయం గడిపితే విద్యార్థులకు ఆచరణగా మారుతుంది. అంటే ఉపాధ్యాయులు పాటించాలి.. చూపించాలి. అలవాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తే 60శాతం వరకు మార్పు వస్తుందని మానసిక శాస్త్రనిపుణులు చెబుతున్నారు.



అతిగారాబం ప్రమాదం..

అతిగారాబంతో కొందరు తల్లిదండ్రులు.. పిల్లలు ఏం చేసినా సమర్థిస్తున్నారు. ఇదే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అత్యధికులు కనీసం మందలించట్లేదు. కోరినవన్నీ ఇచ్చేస్తున్నారు. దీంతో బాలలు సరిగా వినియోగించడం తెలియక విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. బడిఈడులోనే గాడితప్పుతున్నారు.

తల్లిదండ్రులు స్నేహంగా మెలగాలి..



పిల్లలతో తల్లిదండ్రులు ఆచితూచి వ్యవహరించాలి. బాల్యంలో మెదడులో నిక్షిప్తం అయిన విషయాలను జీవితంలో మార్చిపోరు. ఐదో తరగతి వరకు నీతికథలు బోధించాలి. ఇతరకు సహాయం చేసే గుణాలను నేర్పించాలి. ఆడపిల్లలు తండ్రితోను.. మగపిల్లలు తల్లితోను ఎక్కువగా సఖ్యతగా ఉంటారు. వారి అభిప్రాయాలను తెలుసుకుని మంచివాటిని ప్రోత్సహించాలి. చెడ్డవాటి ప్రభావం పిల్లలకు తెలియజేయాలి.

-సాధు రుద్రమరాణి, అధ్యాపకులు, మహిళ డిగ్రీకళాశాల, శ్రీకాకుళం

పిల్లల ముందు గొడవలు వద్దు..



కొన్ని కుటంబాల్లో తల్లిదండ్రులు లేదా అత్త కోడళ్లు పిల్లలు ఉన్నారని గుర్తించకుండా గొడవలు పడతారు. ఇవి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్నతనం నుంచి ఆట కోసం సెల్‌ఫోన్లు ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. వీటిని దూరంగా ఉంచాలి. హర్రర్, క్రైంస్టోరీలు చూడడం వల్ల కలిగే చెడు ఫలితాలను పిల్లలకు తెలియజేయాలి. అప్పటికి పిల్లలు ప్రవర్తనలో మార్పు రాకుంటే మానసిక వైద్యులను చూపించాలి.

-శ్రీనివాసబాబు, సూపరింటెండెంట్, సామాజిక ఆసుపత్రి, నరసన్నపేట

మానసిక ఉల్లాసం ముఖ్యం..



ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే పునాది బాల్యంలోనే పడుతుంది. భవిత ఎలా ఉండాలో అవసరమైన లక్ష్యాన్ని పాఠశాల స్థాయిలోనే నిర్దేశించుకోవాలి. చదువుతో పాటు శారీరక, మానసిక ఉల్లాసం కలిగించే క్రీడలు, సంగీతం వంటి హాబీలను అలవర్చుకోవాలి. తద్వారా శారీరక, మానసిక దృఢత్వం వస్తుంది.

-కింతలి వెంకట సత్యం మాస్టార్, రిటైర్డు ప్రిన్సిపాల్, నరసన్నపేట

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..



చెడు అలవాట్లు లక్ష్యాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువ మంది పిల్లలపై సెల్‌ఫోన్లు, మీడియా ప్రభావం ఉంటోంది. మంచి ఉద్దేశంతో తీసుకు వచ్చినవాటిని సరైన మార్గంలోనే ఉపయోగించుకోవాలి. పిల్లలు ఆ దిశగా వెళ్లాంటే తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఏం చదువుతున్నారో, పాఠశాల లేదా కాలేజీకి వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో గమనించాలి.

-శోభారాణి, ఐసీడీఎస్, పీవో, నరసన్నపేట

అప్రమత్తతే మందు

(ఐదో పేజీ తరువాయి)

కనిపిస్తుంది. ఇన్సులిన్ శరీరంలో తయారవుతుంది. కానీ జీవనశైల్లిలో మార్పులు కారణంగా అది సరిగ్గా పనిచేయదు. ప్రధాన కారణాలు ఏమిటంటే.. ఆహారంలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉండడం, వ్యాయామం లేకపోవడం, బరువు ఎక్కువగా ఉండటం, ఒత్తిడి, నిద్రలేమి. దీనిని 'నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్' అంటారు.

- **లక్షణాలివీ..**

తరచూ మూత్రానికి వెళ్లడం. ఎక్కువ దాహం వేయడం. బరువు తగ్గడం. అలసట, నిద్రలేమి, చిన్నగాయాలు త్వరగా మానకపోవడం, చూపు మసకబారడం.. వంటివి డయాబెటిస్ లక్షణాలు. వారసత్వంగా కూడా కొందరికి డయాబెటిస్ వస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పరీక్ష (బ్లడ్ షుగర్ టెస్ట్) చేయించుకోవాలి.

- ఉదయం ఆహారం తినకముందు ఎఫ్‌బీఎస్(ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించుకోవాలి. ఇది సాధారణంగా 100 ఎంజీ/డీఎల్ లోపు ఉండాలి.
- భోజనం చేసిన రెండు గంటల తర్వాత పీపీబీఎస్(పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించాలి. 100-125 ఎంజీ/డీఎల్‌గా ఉంటే ప్రీ డయాబెటిస్.
- గత మూడు నెలల్లో రక్తంలోని సగటు చక్కెర స్థాయిలు తెలుసుకోవడానికి హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించాలి. ఇది 126 ఎంజీ/డీఎల్ పైగా ఉంటే డయాబెటిస్ అని భావిస్తారు.
- డయాబెటిస్ ఉన్నవారు రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ధ్యానం, స్లో బ్రీతింగ్(దీర్ఘంగా శ్వాస తీసుకోవడం) మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. నెలకోసారి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. మందులు వాడాలి. కళ్లు, కాళ్లు, హృదయం.. ఇవి షుగర్ వల్ల ఎక్కువ ప్రభావితమవుతాయి. అందుకే సమయానికి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

వ్యాపారి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్టు

- పరారీలో మరో నలుగురు ● వివరాలు వెల్లడించి ఏఎస్పీ (క్రైం) శ్రీనివాసరావు

పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన పలాస జీడి వ్యాపారి, వివిధ బ్యాంకుల కన్సల్టెంట్ వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు (వీఎల్ఎన్ రాజు) కిడ్నాప్ కేసుకు సంబంధించి ముగ్గురుని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నలుగురుని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏఎస్పీ (క్రైం) పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరులకు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యాపారవేత్త వీఎల్ఎన్ రాజు స్వగ్రామమైన అమదాలవలస మున్సిపాలిటిలో కమర్షియల్ భవంతి ఉంది. దీన్ని అదే ప్రాంతానికి చెందిన వ్యాపారి పొట్నూరు వేణుగోపాలరావుకు లీజుకు ఇచ్చారు. దీనిలో వేణుగోపాలరావుతోపాటు తన కుటుంబసభ్యులతో కలిసి కామేశ్వరి సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. అయితే వీఎల్ఎన్ రాజు బ్యాంకులో చేసిన అప్పు తిరిగి సకాలంలో చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో భవనాన్ని సీజ్ చేసేందుకు బ్యాంకు అధికారులు రాజుకి నోటీసులు జారీ చేశారు. దీనికి వేణుగోపాలరావు భవన యజమాని రాజుకు రూ.1.10 కోట్లు ఇవ్వగా బ్యాంకు అప్పు తీర్చేశాడు. అనంతరం సూపర్‌మార్కెట్ భవనాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. వేణుగోపాలరావుకు తిరిగి నగదు ఇవ్వడంలో జాప్యం జరగడం, ఆ స్థలాన్ని వేరేవారికి అమ్మడానికి రాజు యత్నిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేణుగోపాలరావు ఆ భవనాన్ని ఏ విధంగానైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బొడ్డే పల్లి శ్రీనివాసరావు, అలమండ తాతారావు, పొట్నూరు జీవన్‌కుమార్, రమేష్, గణేష్‌తో పాటు కారు డ్రైవరు.. ఇలా ఏడుగురు కలిసి రెండు కార్లులో రాజును కిడ్నాప్ చేసేందుకు ఈ నెల 6న పలాస వెళ్లారు. ఆ రోజు ఉదయం 9 గంటల సమయంలో కేటీ రోడ్డు, విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టీ తాగుతున్నారు. ఆమదాలవసలకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీఎల్ఎన్ రాజును బయటకు రావాలని పిలిచాడు. అప్పటికే రోడ్డుపై వేణు గోపాలరావు తనవారితో కలిసి రెండు కార్లతో రెడీగా ఉన్నారు. వీఎల్ఎన్ రాజు బయటకు రాగానే బలవంతంగా ఆయన్ను కారు లోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రాజుపై దాడి చేశా రు. ఐరన్ రాడ్డుతో కొట్టడంతో కాలిపై గాయమైంది. ఈ విషయం రాజు భార్య మాధవికి స్థానికులు చెప్పడంతో పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కాశీబుగ్గ సీఐ పి.సూర్య నారాయణ అప్రమత్తమై కిడ్నాప్‌కు పాల్పడిన వేణుగోపాలరావుకు ఫోన్ చేసి విడిచి పెట్టాలని హెచ్చరించడంతో రాజును ఆమదాలవలస ఎఫ్‌సీ గోదాం వద్ద వదిలి పరారీ అయ్యారు. అనంతరం వీఎల్ఎన్ రాజు కాశీబుగ్గ వచ్చి పోలీసులకు జరిగిన విషయాన్ని, తనకు పెట్టిన ఇబ్బందులను పోలీసులకు తెలియ జేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీఎస్పీ డి.లక్ష్మణరావు, సీఐ పి.సూర్యనారాయణ, ఎస్ఐ ఆర్.నర్సింహమూర్తితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పలాస బస్టాండ్ వద్ద పొట్నూరు వేణుగోపాలరావు, అలమండ తాతారావు, పొట్నూరు జీవన్‌కుమార్‌లను అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో కారు డ్రైవరుతో సహా నలుగుర్ని అరెస్టు చేయాల్సి ఉందని ఏఎస్పీ వివరించారు. నిందితులను పలాస కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.



వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ శ్రీనివాసరావు, ముసుగులతో ఉన్న కిడ్నాపర్లు

పునర్దర్శనం ప్రాప్తిరస్తు

(ఐదో పేజీ తరువాయి)

ఏర్పాటు చేసిన రెండు మార్గాల ద్వారా బయటకు వెళ్లడానికి నిర్మాణాలు జరుగుతున్నాయి. స్వామి ఆలయం దక్షిణ భాగాన రెండు భారీ అన్నదాన సత్రాలు నిర్మించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా బయటకు వచ్చిన మార్గం గుండా సత్రాల్లోకి ప్రవేశించి అన్నదానంలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. ఆలయం చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలను అమర్చి.. కమాండ్ కంట్రోల్‌ను ఆలయం లోపల భాగంలో ఏర్పాటు చేశారు. ఆలయం మొత్తం ఇప్పటికే నీటితో శుద్ధి చేసి తీర్చి దిద్దారు. కొత్తగా పరమశివుడు, సూర్య భగవానుడి 30అడుగు విగ్రహాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- ఇదిలా ఉండగా కమిటీ సూచన చేసి నిర్వాహకులకు ఆలయం అప్పగించినా.. ఇంకా పోలీసుల నిఘా కొనసాగుతోంది. భక్తుల దర్శనం కోసం ఆలయం తెరిచిన వరకే నిఘా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
- ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండా మాట్లాడుతూ 'భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు నేరుగా స్వామి దర్శనానికి వెళ్లి.. వెనుక మార్గం గుండా బయటకు రావడానికి ఏర్పాట్లు చేశాం. ఏకాదశి నాడు జరిగిన సంఘటన బాధాకరం. భక్తులు సంయమనం పాటిస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు. అందరికీ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నా'నన్నారు.



ఆలయం వెనుక భాగంలో అత్యవసరమైన తలుపులు, మెట్లు మార్గం నిర్మిస్తున్న దృశ్యం

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనలో 8 మంది సీనియర్లపై కేసు

(ఐదో పేజీ తరువాయి)

క్యాంపస్‌కు చేరుకున్నారు. తన కుమారుడి మృతికి క్యాంపస్‌లో పర్యవేక్షణ లోపమే కారణమని బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థులు కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ.. క్యాంపస్ డైరెక్టర్ కార్యాలయం బయట బైటాయించి ఆందోళన చేపట్టారు. 'కొంతమంది సీనియర్ విద్యార్థుల వేధింపుల వల్లే మా కుమారుడు మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలను పూర్తిస్థాయిలో వెలికితీయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాల'ని సృజన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐలు వి.సందీప్‌కుమార్, జి.లక్ష్మణరావు, వై.మధుసూదనరావు పోలీసు బలగాలతో క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని, చట్టం ముందు అందరూ సమానమేన్నారు.

- సృజన్ ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు నాలుగో సంవత్సరం చదువుతున్న వివిధ బ్రాంచ్‌లకు చెందిన 8 మంది విద్యార్థులను పోలీసులు ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరిపై 108 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆందోళనకారులు కొంత మేరకు శాంతించారు. ఉదయం 11 గంటల తర్వాత విద్యార్థులు ఎవరి తరగతులకు వారు వెళ్లిపోయారు.

నిజనిర్ధారణకు అంతర్గత కమిటీ..

ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో విద్యార్థి సృజన్ ఆత్మహత్యపై విచారణకు యూనివర్సిటీ అధికారులు అంతర్గత కమిటీని నియమించారు. కమిటీ సూచనల మేరకు 8 మంది విద్యార్థులను తక్షణమే సస్పెన్షన్ చేశామని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ డాక్టర్ సండ్ర అమరేంద్రకుమార్ క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థులు, అధికారులు, అధ్యాపకులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

న్యాయం చేయాలి..

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు చేపట్టాలని ఆర్జీయూకేటీ క్యాంపస్ అధికారులను కలిసి కోరామని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి.చంద్రశేఖర్, చిత్రిరాజు తెలిపారు. దళిత సంఘ నేతలు ముంజేటి కృష్ణమూర్తి, వై.గురుమూర్తి, జి.యోగేశ్వరరావు, బి.శశిభూషణరావు తదితరులు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.



ప్రసాదం అందిస్తున్న అర్చకులు

శ్రీముఖలింగేశ్వరుని సేవలో ఇంటెలిజెన్స్ ఎస్పీ

జలుమూరు, నవంబరు13(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరుని విజయవాడ ఇంటెలిజన్స్ ఎస్పీ (సెక్యూరిటీ) జి.నాగబాబు గురువారం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదమంత్రాలతో, గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఎస్ఐ అశోక్‌బాబు, అర్చకులు ఉన్నారు.

అలరిస్తున్న పుస్తక మహోత్సవం



సంప్రదాయ నృత్య ప్రదర్శనలు



కవితా పఠనం కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

శ్రీకాకుళం అర్బన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): సిక్కోలు పుస్తక మహోత్సవం.. నగరంలో మూడు రోజుల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలతోనూ అలరిస్తోంది. బుధవారం కవితా పట్టణం కార్యక్రమం నిర్వహించారు. జెమ్స్ కళాశాల విద్యార్థులు.. మహిళా సాధికారితపై నృత్య రూపకం నిర్వహించి అవగాహన కల్పించారు. ధర్మవరం బృందం ఆధ్వర్యంలో చెక్కభజన చేపట్టారు. అలాగే పలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.



మహిళా సాధికారితపై జెమ్స్ కళాశాల విద్యార్థుల నృత్య రూపక ప్రదర్శన

క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలి

రణస్థలం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని కేంద్ర విద్యాశాఖ డైరెక్టర్ పి. వేణుగోపాల్, రీజనల్ ఆఫీసర్ రాజేంద్రకుమార్ వర్మ అన్నారు. పీఎంశ్రీ పాఠశాల పర్యవేక్షణలో భాగంగా గురువారం కొండ ములగాం ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ప్రణాళి కాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ సీమ్యాట్ సభ్యుడు, ఆర్జేడీ విజయ భాస్కర్, డీఈవోపీ రవిబాబు, ఏపీసీ శశిభూషణ్, ఎంఈవో వై. త్రినాథరావు, ప్రిన్సిపాల్ పొట్నూరు శ్రీధర్ పాల్గొన్నారు.



శ్రీకాకుళం రూరల్: వివరాలను సేకరిస్తున్న కేంద్ర విద్యామంత్రిత్వశాఖాధికారులు

కేంద్రీయ విద్యాలయం సందర్శన..

శ్రీకాకుళం రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పెద్దపాడులో ఉన్న కేంద్రీయ విద్యాలయం పురోగతి, అభివృద్ధి పనులను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అధికారులు గురువారం పరిశీలిం చారు. పీఎంశ్రీ పథకంలో విద్యాలయానికి అందిస్తున్న నిధులు ఎలా ఉపయోగించారన్న విషయంపై పరిశీలించారు. కార్య క్రమంలో విద్యా మంత్రిత్వశాఖ డైరెక్టర్లు శ్రీకళ, పి.వేణుగోపాల్, నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ వర్మ, కన్సల్టెంట్ విజయ్‌చౌదరి, డీఈవో రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

అందరికీ రేషన్ అందించాలి: శిరీష



ఎఫ్‌డీవోతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

సోంపేట రూరల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గ పరిధిలోని సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో నివసిస్తున్న అందరికీ తుఫాన్ సాయం అందించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈనెల 10న 'ఆంధ్రజ్యోతి'లో 'ఒక్కో చోట ఒక్కో రకంగా' శీర్షికతో వచ్చిన కథనానికి ఆమె స్పందించారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో పలాస ఎఫ్‌డీవో ధర్మరాజు పాత్రోతో చర్చించారు. దేవునల్తాడ, కొత్తపేట, కంబాలరాయుడుపేట, హుకుంపేట, నువ్వులరేవు, డోకులపాడు, తోటూరు గునుపల్లి, చినకొత్తూరు తదితర మత్స్యకార గ్రామాల్లో తుఫాన్ బియ్యం పంపిణీ ఇంతవరకు జరగకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు కూడా ఎమ్మెల్యేను కలిశారు. ఆయా గ్రామాల్లో రేషన్‌కార్డులు ఉన్న కార్డుదారులందరికీ రేషన్‌తో పాటు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులన్నీ అందజేయాలని, దీనికి సంబంధించి కలెక్టర్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే చెప్పినట్లు ఆయా గ్రామాల మత్స్యకారులు తెలిపారు.

దొంగలు హల్‌చల్: దుకాణాల్లో చోరీయత్నం

రణస్థలం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌కు కూత వేట దూరంలో బుధవారం అర్ధరాత్రి చోరీకి దొంగలు యత్నించారు. దుకాణాల షట్టర్లను గునపాలతో విరిచినప్పటికీ ఎటువంటి నగదు, వస్తువులు చోరీ జరగలేదు. దీంతో వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఎస్.చిరంజీవి సిబ్బంది తో కలిసి దుకాణాలను పరిశీలించారు. దుకాణాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక వ్యక్తి మాస్కు, చేతికి గ్లౌజులు వేసుకుని చోరీకి యత్నించినట్లు గుర్తించారు. టి.రామారావు బుక్ షాపు, ఎస్.సాంబ బట్టల దుకాణం, బాలాజీ సూపర్ మార్కెట్, నెల రాజు సెల్ షాపు, విజయ్ చెప్పుల షాపు, గాజుల షాపులో చోరీ యత్నానికి పాల్పడ్డారు. క్లూస్ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో దుకాణాల వద్దకు క్లూస్ టీమ్ చేరుకుని వేలిముద్రలను సేకరించారు. ఒకే రోజు 6 దుకాణాల్లో చోరీకి యత్నించడంతో స్థానికులు భయాందోళన చెందు తున్నారు.

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు

శ్రీకాకుళం క్రైం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పాత శ్రీకాకుళం పొన్నాడ వంతెన సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సానాపతి లావణ్య గాయపడింది. వాంబే కాలనీకి చెందిన లావణ్య ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డు నుంచి పాత శ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అందాల సాయినిఖిల్ ద్విచక్ర వాహనంతో వస్తూ ఆమెను బలంగా ఢీకొన్నాడు. వెంటనే లావణ్య రోడ్డుపై పడిపోవడంతో తలకు, చేతికి, మోకాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తికి జైలు

శ్రీకాకుళం క్రైం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తికి నెల రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని గొడగల వీధికి చెందిన ముంజేటి రవిమోహన్ వాంబే కాలనీ రోడ్డులో పూటుగా మద్యం సేవించి మత్తులో వచ్చిపోయే వారిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఓపెన్ డ్రంక్ కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి శివరామకృష్ణ ఎదుట హాజరుపరచగా ఆయనకు నెల రోజులు సాధారణ జైలు శిక్ష విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

భోజనం నాణ్యతపై రాజీ పడవద్దు

శ్రీకాకుళం రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతలో రాజీ పడవద్దని డీసీవో యశోదలక్ష్మి సూచించారు. గురువారం పెద్దపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని శానిటేషన్ రాపిడ్ ఫోర్స్‌తో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. డార్మిటరీ, టాయిలెట్స్, గురుకుల ప్రాంగణాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో పాటు మధ్యాహ్న భోజనం చేసి వారితో సంభాషించారు. పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

ఆర్వో ప్లాంట్ వద్దని ఆందోళన

రణస్థలం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రణస్థలం పంచాయతీ నగరప్పాలెం గ్రామ సమీపంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని ఆ గ్రామస్థులు ముక్తకంఠంతో కోరారు. గురువారం ఆర్వో ప్లాంట్‌కు సంబంధించిన ప్రతినిధులు గ్రామంలో గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని, 100, 150 అడుగుల్లో బోర్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండిస్తున్నామని, ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు వందల అడుగుల్లో బోరు ఏర్పాటు చేస్తే తమ పరిస్థితి ఏమిటని పలువురు రైతులు ప్రశ్నించారు. రైతులకు ఇబ్బంది పెట్టి ఇటువంటి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయడం మంచి పనికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కరిమజ్జి భాస్కరరావు, మల్లేశ్వరరావు, జగన్, మజ్జి రమేష్, చందక రమణ, కరిమజ్జి భాస్కరరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.

ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పోలినాయుడు

గుజరాతీపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ (ఎఫ్ఏసీ)గా కళాశాల సీనియర్ జంతుశాస్త్ర విభాగాధిపతి డా.వై.పోలి నాయుడును నియ మించారు. ఇప్పటి వరకు ప్రిన్సిపాల్‌గా ఉన్న శ్రీరాములు ఉద్యోగ విరమణ చేయడంతో పోలి నాయుడును పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించారు.

రేషన్ దుకాణాల తనిఖీ

సోంపేట, నవంబర్ 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు రేషన్ షాపుల్లో సివిల్‌సప్లై అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. పట్టణంతో పాటు బారువలోని పలు రేషన్ దుకాణాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంచాలకుడు రేణంకి గోవిందరావు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్‌వో జి.సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

వాలీబాల్ కోర్టు పనుల పరిశీలన

కంచిలి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్మిస్తున్న వాలీబాల్ కోర్టు పనులను ఎంపీడీవో వి.తిరుమలరావు గురువారం పరిశీలించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురుకులాన్ని పరిశీలించిన సమయంలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. ఈ మేరకు అధునాతన క్రీడా మైదానం, కళాశాలకు విద్యుత్, నీటి సరఫరా పైప్‌లైన్ల ఏర్పాటుకు రూ.6 లక్షలు మంజూరు చేశారని ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు తెలిపారు.

అనధికార నిర్మాణం కూల్చివేత

ఇచ్ఛాపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్ అన్నారు. పూరేటి వీధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాన్ని గురువారం పట్టణ ప్రణాళికా సిబ్బంది అడ్డుకుని కూల్చివేశారు. పునాదులను పూర్తిగా తొలగించారు.

సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరణ

ఎచ్చెర్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఫరీద్‌పేట సర్పంచ్ కొత్తకోట పూర్ణచంద్రరావు చెక్ పవర్‌ను పునరుద్ధరిస్తూ గురువారం డీపీవో ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉపాధి పథకంలో చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపుపై అధికారులకు అందిన ఫిర్యాదుపై చెక్ పవర్‌ను రద్దు చేశారు. అయితే ఫిర్యాదుదారులకు నిధులు తిరిగి చెల్లించడం, హైకోర్టులో ఉన్న కేసు వెనక్కి తీసుకోవడంతో సర్పంచ్‌కు చెక్ పవర్‌ను పునరుద్ధరించారు. చెక్ పవర్ పునరుద్ధరణతో గ్రామంలోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఏర్పడింది.

ఎస్సీలకు రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు

- మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీదేవి



మాట్లాడుతున్న మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి

శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్సీలందరికీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డా.ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ఆరా తీశారు. సబ్‌ప్లాన్ అమలులో భాగంగా జిల్లా లో ఎన్ఎస్ఎఫ్‌సీ పథకం కింద 450 రుణాలకు గాను 3 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటి కోసం రూ.1.80 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఎవరికి ఎటువంటి రుణాలివ్వాలో నిర్ణయిస్తున్నామన్నారు. 10 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి వారికి హెవీ వెహికల్ లైసెన్సు అందజేసి ఆదుకో వాలని నిర్ణయించామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి సోంపేటలో 5 షాపులు, మందస లో 5 షాపుల మరమ్మతులకు రూ.18.50 లక్షలు మంజూరయ్యాయన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మాదిగ నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించి, వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం స్థానిక మహిళా కళాశాల పక్కన ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, ఉత్తరాంధ్ర మాదిగ డైరెక్టర్ సుజాత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు, ఎల్‌డీఎం పేడాడ శ్రీనివాసరావు, నాగభూషణరావు, ఎంఆర్‌పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలి

- న్యాయాధికారి ఫరీష్‌కుమార్



జ్ఞాపిక అందజేస్తున్న న్యాయాధికారి ఫరీష్‌కుమార్

ఇచ్ఛాపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే న్యాయవ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ న్యాయాధికారి పి.ఫరీష్ కుమార్ అన్నారు. తేలుకుంచి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళా శాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో 4వ రోజు సేవా కార్య క్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించే హక్కులు, న్యాయ వ్యవస్థ పనితీరు, న్యాయ సలహాలు తదితర అంశాలను వివరించారు. అనం తరం ఎం.తిరుపతిరావు గణిత అవధానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మేరుగు సూర్యనారాయణ, ఎన్ఎస్ ఎస్ పీవో పాండవ సంతోష్ కుమార్, పంచాయతీ సెక్రటరీ హేమలత, హెచ్ఎం నాగేశ్వరరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సందడిగా వర్సిటీ ఫ్రెషర్స్ డే



వర్సిటీ గేటు ముందు విద్యార్థుల మాబ్ డ్యాన్స్

ఎచ్చెర్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. అడ్డయ్య మాట్లాడుతూ.. విద్యార్థి దశ ఎంతో కీలకమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువు కోవాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. వర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థినీ విద్యార్థులు మాబ్ డ్యాన్స్‌తో సందడి చేశారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రాజశేఖరావు, డాక్టర్ ఎం.అనూ రాధ, డాక్టర్ కె.స్వప్నవాహిని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

న్యూమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యం

- ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.మేరీ క్యాథరీన్



అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

అరసవల్లి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): న్యూమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యమని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.మేరీ క్యాథరీన్ అన్నారు. స్థానిక వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో న్యూమోనియాపై అవగాహన పోస్టర్లను గురువారం డీఐవో ఆర్.రాందాసుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 5 ఏళ్ల లోపు పిల్లల్లో వచ్చే న్యూమోనియాపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం, లక్షణాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టేందుకు అవ గాహన కలిగించాలన్నారు. దీనిపై ఈనెల 28 వరకు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ కేంద్రాల్లో ప్రచారం చేయనున్నామన్నారు. కార్యక్రమంలో డీపీఎంవో డా.బి.రవీంద్ర, డిప్యూటీ డెమో కె.ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.

కూటమి నేతల కార్తీక వన సమారాధన



ఎమ్మెల్యేలు ఎన్ఈఆర్, కళావెంకటరావులను సత్కరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కోష్ట గ్రామం సమీపంలోని ఒక తోటలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం ఎన్‌డీఏ కూటమి నేతల ఆత్మీయ కలయిక, కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గం క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, చీపురపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తదితరులు హాజరయ్యారు.

కార్యకర్తకు ఎమ్మెల్యే అశోక్ పరామర్శ

సోంపేట రూరల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సిరిమామిడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త యలమంచిలి ధర్మారావును ఎమ్మెల్యే అశోక్ గురువారం పరామర్శించారు. బెంగళూరులో కర్రల మిల్లులో పనిచేస్తున్న ధర్మారావు కొద్ది రోజుల కిందట మెట్లపై జారిపడి ప్రమాదానికి గురయ్యాడు. ప్రభుత్వం నుంచి సాయం అందించేలా కృషి చేస్తానన్నారు. చంద్రమోహన్ పాల్గొన్నారు.

న్యూస్ బాక్స్

ఆక్రమణలను తొలగించాలి

సోంపేట, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో జర్నలిస్టులకు ప్రభుత్వం అందించిన స్థలాలను పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమణలకు పాల్పడుతున్నాడని, వెంటనే వాటిని నివా రించాలని జర్నలిస్టుల సంఘ నేతలు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ బి.అప్పల స్వామికి గురువారం వినతిపత్రం అందించారు. తక్షణం స్థలం హద్దులను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

బూర్జ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జీడి మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ విస్తరణాధికారి తిరుపతిరావు అన్నారు. గోపీదేవిపేటలో జీడిమామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. చిగురుదశలో సూక్ష్మధాతు లోపాలుంటే లీటరు నీటికి ఐదు గ్రాముల సూక్ష్మపోషక మిశ్రమం కలిపి పిచికారీ చేయాలన్నారు. అదే విధంగా తామర పురుగులు ఆశించినప్పుడు వాటి నివారణకు రెండు ఎంఎంఎల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.

రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీ

ఆమదాలవలస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గంజాయి, ఇతర మత్తుపదార్థాల రవాణా నిరోధక చర్యల్లో భాగంగా గురువారం ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో ఎస్‌ఐ ఎస్.బాలరాజు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేపట్టారు. జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు సహకారంతో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పోలీస్ జాగిలంతో కలిసి ప్రయాణికుల లగేజీ, అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేశారు.

నేటినుంచి వారోత్సవాలు

గార/జి.సిగడాం/లావేరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): శాఖా గ్రంథాలయంలో శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్‌లు ఎస్.రామకృష్ణ, సీహెచ్ వెంకటేష్, ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నామన్నారు.

జాతీయ పోటీలకు గౌతమ్

ఇచ్ఛాపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి మృదంగం పోటీలకు గౌతమ్ ఎంపికయ్యాడు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు. జాడుపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బి.గౌతమ్‌ను శ్రీమహతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఈదుపురం సీతారామాలయంలో సత్కరించారు. సంస్థ ప్రతినిధులు ధనుంజయరెడ్డి, లక్ష్మణ మూర్తి, జానికిరామరెడ్డి పాల్గొన్నారు.



ఆమదాలవలస: మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్


అరసవల్లి: బాధ్యతలు చేపట్టిన పాండ్రంకి శంకర్ తదితరులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే శంకర్


కవిటి: కమిటీల సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న ఎమ్మెల్యే అశోక్


నరసన్నపేట: ప్రమాణం చేయిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి

టీడీపీలో పదవుల పండగ

జిల్లా టీడీపీలో జోష్ నెలకొంది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ లెవెల్ కమిటీల ప్రమాణ స్వీకారం గురువారం చేపట్టారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు వారితో ప్రమాణం చేయించారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే రవికుమార్

ఆమదాలవలస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన టీడీపీకి పార్టీ కార్యకర్తలే పునాది అని, దీనిని బలోపేతం చేయాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, పార్టీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు అన్నారు. గురువారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని అన్ని మండల క్లస్టర్, యూనిట్, గ్రామ కమిటీ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కమిటీల సభ్యులతో పార్టీ పరిశీలకుడు బుద్దా నాగ జగదీశ్వరరావు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణనాయుడు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, నాయకులు మొదలవలస రమేష్, తమ్మినేని చంద్రశేఖర్, చాపర సుధాకర్ తదిత రులు పాల్గొన్నారు.

శ్రమించిన వారికి సముచిత స్థానం: ఎమ్మెల్యే శంకర్

అరసవల్లి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం శ్రమించిన వారికి సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం టీడీపీ పట్టణ, రెండు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, యూనిట్, క్లస్టర్, గ్రామ, బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. నగర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన పాండ్రంకి శంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చింతల రామకృష్ణ, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్, నేతలు పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్, గొండు జగపతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీకి చేసిన సేవలతోనే గుర్తింపు: విప్ అశోక్

కవిటి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): టీడీపీకి చేసిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. రామయ్యపుట్టుగలో గురువారం పార్టీ మండల, బూత్, క్లస్టర్, యూనిట్ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం పేదల అభ్యున్నతికే పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ ప్రదాన్, మండల మహిళా అధ్యక్షురాలు దేవికా జెన్నా, వివిధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పార్టీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే బగ్గు

నరసన్నపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకరణోత్సవం నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండా ఎగురువేసి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళలర్పించారు. తెలుగు యువత నియోజవర్గ అధ్యక్షుడిగా రావాడ గణపతిరావు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకు కోయిలాడ వెంకటేశ్వరరావు, నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన తదితరులు పాల్గొన్నారు.

● పోలాకి: ఈదులవలస కల్యాణ మండపంలో గురువారం టీడీపీ బూత్, క్లస్టర్, కమిటీ సభ్యుల, ప్రమాణ స్వీకారోత్సవం ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి సమక్షంలో జరిగింది. నియోజవర్గస్థాయిలో జరిగిన సమావేశంలో నాలుగు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎంవీ నాయుడు, కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, నాయకులు నల్లాన వెంకునాయుడు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ ప్రగతికి కమిటీలే కీలకం: మాజీ ఎమ్మెల్యే కేపీ నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రగతికి కమిటీలే కీలకమని టెక్కలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు (కేపీ నాయుడు) అన్నారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ భవనంలో నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయి కమిటీలకు నియమితులైన వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే అన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ఆవరణలో టీడీపీ జెండాను అవిష్కరించి, ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, బాడాన రవణమ్మ, నాయకులు బోయిన రమేష్, పినకాన అజయ్‌కుమార్, వెలమల కామేశ్వరరావు, సాసుమంతు ఆనంద్, కర్రి అప్పారావు, నంబాల్ల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కోటబొమ్మాళి: కమిటీలతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న, పార్టీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు

కార్పెంట్, సెల్ షాపుల దగ్ధం

● రూ.లక్షల్లో ఆస్తి నష్టం


కాలిపోయిన ఫర్నీచర్ మిషన్

జి.సిగడాం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): వాండ్రంగి పంచాయతీ పాత బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో కార్పెంట్ షాపుతో పాటు మొబైల్ దుకాణం దగ్ధమయ్యాయి. కార్పెంటర్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో దుకాణం నుంచి పొగలు రావడంతో స్థానికులు చూసి దుకాణదారులకు సమాచారం ఇచ్చారు. వెంటను పొందూరు అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను అదుపు చేసినా అప్పటికే సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో అరసవిల్లి రాంబాబుకు చెందిన రూ.లక్షల విలువైన డిజైన్ డోర్ చెక్క, మిషన్, కంప్యూటర్‌లతోపాటు కలప దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. అలాగే పొగిరి తవిటి నాయుడుకు చెందిన మొబైల్ షాపులోని సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు కాలిపోయాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటాయిన బాధితుడు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తీవ్రంగా నష్ట పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మేడపై నుంచి జారిపడి ఒడిశా వాసి మృతి

పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ రాజీవ్‌గాంధీ బస్‌కాంప్లెక్స్ వద్ద గురువారం ఉదయం మేడపై నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సనాసాడ గ్రామానికి చెందిన జగన్నాథ బెహరా(50) మృతి చెందాడు. వేకువజాము బస్‌కాంప్లెక్స్ వద్ద రక్తపుమడుగులో జగన్నాథ బెహరా పడిఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ పి.సూర్యనారాయణ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ పైన బెహరా వినియోగించిన బ్యాగు, దుస్తులు లభించాయి. ఆ ప్రాంతంలో మద్యం సీసాలు కూడా లభించింది. దీంతో మద్యం మత్తులో తూలి కిందపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంనకు తరలించారు. అనంతరం శవాన్ని ఆయన కుటుంబీలకులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

వృద్ధుడి అదృశ్యంపై ఫిర్యాదు


అదృశ్యమైన కనకరాజు

లావేరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కేశవరాయుని పాలెం గ్రామానికి చెందిన నాయిన కనకరాజు (60) అదృశ్యమైనట్లు అతని కుమారుడు నాయిన సతీష్ గురువారం లావేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనకరాజుకు మతిస్థిమితం లేకపోవడంతో అక్టోబరు 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని సతీష్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరికైనా అతని ఆచూకీ తెలిసినట్లయితే లావేరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.లక్ష్మణరావు తెలిపారు.

దొంగతనం కేసులో ముగ్గురి అరెస్టు

వజ్రపుకొత్తూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గరుడభద్ర కూడలిలో ఉన్న మోడరన్ ఫర్నీచర్ దుకాణంలో ఈ నెల 4న జరిగిన దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. దుకాణ యజమాని చెల్లూరు సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నలుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గురువారం అక్కుపల్లి శివాలయం వద్ద నలుగురులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నట్టు చెప్పారు. వీరిని పలాస కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించినట్టు తెలిపారు.

సచివాలయ సిబ్బందికి మెమోలు

టెక్కలి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సచివాలయ విధులు నిర్వహణలో ఆలసత్వం వహించిన సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని ఎంపీడీవో ఎం.రేణుకాదేవి అన్నారు. గురువారం 'ఇప్పుడే ఫీల్డ్‌కు వెళ్లారు' శీర్షికతో 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన కథనంపై అధికారులు ఆరాతీశారు. ఇప్పటికే విలేజ్ సచివాలయ డైరెక్టర్ ఎంపీడీవోతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వాస్తవాలు తెలుసుకోవాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. తరచూ సచివాలయాలు తనిఖీచేసి అవసరమైతే నోటీసులు అందిస్తామని తెలిపారు.

10 మంది బైండోవర్

పాతపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పాతపట్నం ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్‌శాఖ పరిధిలోని సారవకోట మండలంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తూ పట్టుబడిన 10మందిని బైండోవర్ చేసినట్టు ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. పాతపట్నం ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్ శాఖాపరిధిలోని సారవకోట మండల పరిధిలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తూపట్టుబడిన వారిని సారవకోట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తహసీల్దార్ విజయలక్ష్మి ముందు గురువారం హాజరుపరచగా వారిపై అండర్ 129 బీఎన్ఎస్ కింద ఏడాది పాటు బైండోవర్ చేసినట్టు తెలిపారు. అతిక్రమిస్తే రూ.2లక్షలు జరిమానా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

పేలిన ప్రెజర్ కుక్కర్

● ముగ్గురు 'భోజనం' నిర్వాహకులకు గాయాలు

● క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

● నువ్వలరేవు పాఠశాలలో ఘటన

వజ్రపుకొత్తూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నువ్వలరేవు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో ప్రెజర్ కుక్కరు పేలడంతో అక్కడే ఉన్న ముగ్గురు వంట నిర్వాహకులు గాయపడ్డారు. క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి తలరించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... నువ్వలరేవు తెలుగు మీడియం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వంట నిర్వాహకులుగా బైనపల్లి అమ్మి (హేమ), మువ్వల దశమంతి, బైనపల్లి మోహిని పనిచేస్తున్నారు. గురువారం ఎప్పటిలాగే గ్యాస్ స్టౌవ్ మీద ఒకవైపు అన్నం వండుతూ మరోవైపు కంది పప్పును ప్రెజర్ కుక్కరులో పెట్టారు. ఈ క్రమంలో కంది పప్పు ఉడికిస్తున్న సమయంలో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. అక్కడే ఉన్న అమ్మి, దశమంతి, మోహిని ముఖం పైనా, చేతులు పైనా పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే వారిని వజ్రపుకొత్తూరు పీహెచ్‌సీ తరలించగా వైద్యులు బూన్, తేజస్విత ప్రథమ చికిత్స అందించారు. తహసీల్దార్ సీతారామయ్య, ఎంపీడీవో ఎస్.ర మేష్‌నాయుడు అక్కడికి చేరుకుని పరామర్శించి, జరిగిన ఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలు సుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పలాస సీహెచ్‌సీకి తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడ ఉందని, వీరి దశమంతి గాయాలు తీవ్రంగా ఉన్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి, ప్రమాదంపై ఆరా తీశారు. వీరి పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఏపీటీఎఫ్‌సీ చైర్మన్ వజ్జ బాబూరావు కూటమి నాయకులు బడ్డ నాగరాజు, నువ్వలరేవు మాజీ ఎంపీటీసీ వెంకటేష్ ఉన్నారు.


వైద్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

అన్నంతో అభిషేకం



నరసన్నపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉర్లాం గ్రామంలో గల షిర్డీ సాయి మందిరంలో గురువారం సాయినాథ్ విగ్రహానికి అన్నంతో అభిషేకం నిర్వహించారు. పురోహితులు ఇసా సింహాచలం ఆధ్వర్యంలో స్వామికి కాగాడహారతి ఇచ్చారు.

రెండు రోజులు తాగునీరు బంద్

నరసన్నపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణానికి రెండు రోజులపాటు తాగునీటి పంపిణీకి అంతరాయం ఏర్పడుతుందని ఈవో ద్రాక్షాయిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాది పంపుహౌస్ వద్ద సాంకేతిపరంగా సమస్య ఏర్పడిందని దీనిని సరిదిద్దేందుకు సిబ్బంది కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈమేరకు శుక్ర, శనివారాల్లో తాగునీటి పంపిణీకి అంతరాయం ఏర్పడుతుందన్నారు.

ఓటీఎస్ పేరుతో లూటీ

హిరమండలం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ వన్ టైం సెటిల్మెంట్(ఓటీఎస్) పేరుతో గృహ నిర్మాణ లబ్ధిదారులను లూటీ చేసిందని హిరమండలం జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు ఆరోపించారు. గురువారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. మండలంలోని 13 సచివాలయాల పరిధిలో 1150 మంది లబ్ధిదారలు నుంచి సుమారు రూ.30లక్షలు వసూలు చేశారన్నారు. వీరిలో చాలా మందికి శాశ్వత గృహ హక్కు సర్టిఫికెట్ అందించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటీఎస్ మొత్తం చెల్లిస్తే శాశ్వత గృహ హక్కు కల్పించడంతో పాటు గృహాలు మీద బ్యాంకు రుణాలు కూడా పొందవచ్చని ప్రలజను మభ్యపెట్టి పేదల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు. ఈ సొమ్ముకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కోటి సంతకాల పేరుతో ఊరూరు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

గ్రిగ్స్ పోటీలకు సన్నాహాలు

నందిగాం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండల స్థాయిలో నిర్వహించనున్న గ్రిగ్స్ పోటీలపై గురువారం నౌగాంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. నౌగాం ఉన్నతపాఠశాల వేదికగా నిర్వహించే పోటీలకు గాను గ్రామపెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ పోటీలు విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కమిటీ కోరింది.

రాయితీపై విత్తనాలు

ఎల్ఎన్ పేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పెసలు, మినుము, చోడి, కట్టిజనుము, నువ్వు విత్తనాలు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏవో కిరణ్ వాణి తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ పరిధిలోని సచివాలయాల్లో సంప్రదించాలన్నారు.

క్రీడాకారులకు అభినందన

మెళియాపుట్టి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయిలో పోటీల్లో ప్రతిభ చూపిన పెద్దమడి గిరిజన బాలికలు విద్యార్థులు గురువారం హెచ్ఎం మిన్నారావు, సిబ్బంది అభినందించారు. బుధవారం విశాఖలో జరిగిన ఈ పోటీల్లో జావలిన్ త్రోలో ఎస్.సరిత, ఎస్.సంజనలు రాణించారు. వీరిని పలువురు అభినందించారు.

ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం

నరసన్నపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో గల లచ్చుమన్నపేట, తమ్మయ్యపేట తదితర వీధుల్లో గల భూములు క్రయవిక్రయాలకు వీలుగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ తెలిపారు. బొరిగివలస రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 18/1లోగల భూములు గతంలో నిషేధిత జాబితాలో చేరాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత స్థానికులు ఈ సమస్య ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. దీదింతో ఎమ్మెల్యే స్పందించి జిల్లా ఉన్నతాధికారులు సహాయంతో సీసీఎల్ అధికారులకు సమస్య వివరించారు. దీంతో క్రయవిక్రయాలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మార్కెట్‌వీధి, తిరుమలవీధి, లచ్చుమన్నపేట తదితర కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


న్యాయ సేవలు వినియోగించుకోవాలి


మాట్లాడుతున్న న్యాయాధికారి హరిబాబు

నరసన్నపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉచిత న్యాయ సేవలు, సలహాలు అందించేందుకు న్యాయసేవాధికారి సంస్థ సిద్ధంగా ఉందని, అవసరమైన సద్వినియోగం చేసుకోవాలని సంస్థ జిల్లా కార్యదర్శి, జిల్లా సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు అన్నారు. గురువారం స్థానిక సబ్‌జైలును ఆయన తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బెయిల్ కావాల్సిన వారు న్యాయసేవాధికారి సంస్థను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సివిల్ కోర్టు న్యాయాధికారి వాణి, న్యాయవాదులు రోణంకి కృష్ణంనాయుడు, రావాడ కొండలరావు, గొండు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

● పాతపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పాతపట్నం సబ్‌జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జైలులోని బేరక్‌లు, స్టోర్, వాష్‌రూములను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న మెనూ, అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈయన వెంట సబ్‌జైలు సిబ్బంది ఉన్నారు.

12న జాతీయ లోక్ అదాలత్


మాట్లాడుతున్న జూనియర్ సివిల్ న్యాయాధికారి

కోటబొమ్మాళి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో వచ్చే నెల 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.రోషిణి అన్నారు. గురువారం స్థానిక జూనియర్ కోర్టులో న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు సిబ్బందితో వేరువేరుగా సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్య క్షుడు శ్రీనివాసులు, ఏపీపీ పి.రమేష్, ఏపీజీ పి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

19న మండల సమావేశం

పలాసరూరల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఈ నెల 19న పలాస మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10.30గంటల నుంచి ఎంపీపీ ఉంగ ప్రవీణ అధ్యక్షతన మండల సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎన్.వసంత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని తెలిపారు.

డీలరుపై అధికారుల విచారణ

పలాసరూరల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): బంటుకొత్తూరు పంచాయతీకి చెందిన డీలరు ఎర్ర ధనలక్ష్మిపై పలు ఆరోపణలు రావడంతో గురువారం తహసీల్దార్ కల్యాణ్‌చక్రవర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. సమయానికి సరుకులు ఇవ్వకపోవడం, పోర్టబులిటీ ద్వారా ఇచ్చేందుకు సుముఖత చూపకపోవడం తదితర అంశాలపై ఫిర్యాదులు రావడంతో వారు విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. విచారణలో సీఎస్‌డీటీ తిరుపతిరావు, ఆర్ఐ ప్రసాద్, వీఆర్వో కాళీదాస్, గ్రామస్తులుపాల్గొన్నారు.

భగవద్గీత పఠనం అలవాటు చేసుకోవాలి

కోటబొమ్మాళి/సంతబొమ్మాళి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే భగవద్గీత చదివేలా అలవాటు చేసుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కన్వీనర్ బాడాన రాజశేఖర్ అన్నారు. గురువారం వల్లేవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత గ్రంథాలు పంపిణీ చేశారు. పరిషత్ సభ్యులు అల్లు మోహన్, హెచ్ఎం బలగ కృష్ణారావు, రెడ్డి సూరిబాబు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు

పోలాకి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ కారణంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నిత్యావసర సరకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం ఆయన ఈదులవలస గ్రామంలో చేనేత కార్మికులకు ఉచిత సరకులన పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు బగ్గు అర్చన, ఎంవీ నాయుడు, బైరి భాస్కరరావు, విద్యాకమిటీ చైర్మన్ ఎర్రయ్య, తహసీల్దార్ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

21 నుంచి టెన్నికాయిట్ పోటీలు

హరిపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మందస మండలం సొండిపూడి హైస్కూల్ ఆటస్థలంలో రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలు ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు హెచ్ఎం సుందర్ సాల్మన్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పీడీలతో కలసి క రపత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి బాలబాలికలు పాల్గొనున్నట్టు తెలిపారు. సర్పంచ్ శ్రీనివాసరావు, మహేష్, వరప్రసాద్, మధుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తెలుగు యువత కార్యవర్గం ఏర్పాటు

పాతపట్నం నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సేవలతోనే గుర్తింపు సాధించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో తెలుగు యువత పాతపట్నం మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ నియామకపత్రాలను గురువారం అందజేశారు. అధ్యక్షుడిగా బుద్దుల నరేష్, ప్రధాన కార్యదర్శిగా ఎద్దు భాస్కరరావు, ఉపాధ్యక్షుడిగా పెద్దింటి శ్రీనులను నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు. అలాగే పార్టీ పటిష్టతకు పనిచేస్తూ అప్పగించిన బాధ్యతలకు శాతశాతం న్యాయం చేస్తామని తెలిపారు.

క్రీడలతో ఆత్మవిశ్వాసం

● ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

● ముగిసిన అంతర్ జిల్లాల క్రీడాపోటీలు

పాతపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): క్రీడలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక గిరిజన సామాజిక భవన మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 69వ ఏపీ అంతర్ జిల్లాల క్రీడోత్సవాల్లో భాగంగా సాఫ్ట్ టెన్నిస్- 2025 పోటీలు గురువారంతో ముగిశాయి. కార్యక్ర మంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజేతలు బహుమతులు, పోత్సాహకాలను అందజేసి మాట్లాడారు. క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరిగి స్వీయక్రమ శిక్షణ సమన్వయ భావాలు ఉంటాయన్నారు. అండర్-14 బాలుర విభాగంలో గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం జట్లు, బాలికల విభాగంలో కృష్ణ, విజయనగరం, చిత్తూరు, అనంతపురం మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అండర్-17 బాలుర విభాగంలో గుంటూరు, కృష్ణ, చిత్తూరు, విజయనగరం జట్లు, బాలికల నుంచి గుంటూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, చిత్తూరు జట్లు వరుస నాలుగు స్థానాల్లో నిలిచాయి. అండర్-19 బాలుర విభాగంలో గుంటూరు, తూర్పుగోదావరి శ్రీకాకుళం, చిత్తూరు జట్లు, బాలికల నుంచి కృష్ణ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం విజయనగరం జట్లు నిలిచాయి.

వ్యక్తిగత విభాగాల్లో..

అండర్-14 సింగిల్స్ బాలుర విభాగంలో ఎన్.క్రిష్ధరన్ రెడ్డి(కృష్ణ), ఎస్‌కే తంజేల్(కృష్ణ), జి.లెహేశ్వర్ (గంటూరు), వి.మహిధర్ (విజయ నగరం), ఎస్‌కే ఫాజల్(గుంటూరు), కె.జైదేవ్ (అనంతపురం), ఎస్‌కే ఉస్మాన్ (చిత్తూరు), జైరామ్ (గుంటూరు), అండర్-17లో బీఎంఎన్‌వీ కార్తీక్ (కృష్ణ), పీవీ సిన్హాస్(కృష్ణ), ఎస్.ఈశ్వర్ హితీష్ (కృష్ణ), ఎస్‌కే అకియార్ అహ్మద్ (గుంటూరు), ఎస్‌కే ఉమర్ అక్మల్ (చిత్తూరు), బి.జయసాయి కుమార్(చిత్తూరు), ఎ.లెవేంద్ర(శ్రీకాకుళం), ఎస్‌కే మహబాద్ సుబాయ్(గుంటూరు), అండర్-19లో రేవంత్(కృష్ణ), జీవన్(చిత్తూరు), సాయి లలిత్ (గుంటూరు), ఎస్‌కే ఫాయిజ్ అహమ్మద్ (గుంటూరు), బాలాజిత్ (చిత్తూరు), ఎల్‌వీఎస్ సందీప్ (తూర్పుగోదావరి), త్రివిక్రమ్ (గుంటూరు), శ్రీధర్(చిత్తూరు) విజేతలుగా నిలిచారు. అండర్-14 సింగిల్స్ బాలికల విభాగంలో ఏఎస్ వైశాలి(కృష్ణ), కృష్ణ సత్యశ్రీ (గుంటూరు), చాందిని (చిత్తూరు), సంహిత (అనంతపురం), బ్లెస్సీ(తూర్పుగోదావరి), హంసిని (కృష్ణ), కారుణ్య (అనంతపురం), కావ్య(అనంతపురం), అండర్-17లో హాసిని (గుంటూరు), జె.సీతాపట్నాయక్ (విశాఖ), నిత్య (కృష్ణ), జీరా మిశ్రా (శ్రీకాకుళం), జాహ్నవి(కృష్ణ), హేమశ్రీ(తూర్పుగోదావరి), నాగలాస్య (గుంటూరు), శ్రీవల్లి (శ్రీకాకుళం), అండర్-19లో బాలికల నుంచి కె.తనూశ్రీ (అనంతపురం), ఎ.దివ్యజ్యోతి (తూర్పుగోదావరి), చైతన్యశ్రీ(కృష్ణ), లక్ష్మీప్రసన్న(శ్రీకాకుళం), దేవీ ప్రసన్న(శ్రీకాకుళం), సీహెచ్ వీరశ్రావణి (తూర్పుగోదావరి), లీలామృత(కృష్ణ), నందిని(తూర్పుగోదావరి) విజేతలుగా నలిచారు. విజేతల వివరాలను రాష్ట్ర బాధ్యులు ఎన్ని శేఖర్‌బాబు వెల్లడించారు. ఈ పోటీల్లో సత్తాచాటినవారు మధ్యప్రదేశ్‌లో వచ్చే నెల 11,12,13వ తేదీల్లో నిర్వహిం చనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో రమణమూర్తి, టీడీపీ నాయకులు తిరుపతిరావు, పైల బాబ్జీ, సతీష్ మధుబాబు, క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు